## క్లుప్తంగా

### అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం, మరువాడ, వనజ, పందులవానివలస, బిత్రపాడు గ్రామాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీఓ రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. అర్హులైన వారంతా ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కురుపాంలోని ఐసీడీఎస్ కార్యాలయానిక దరఖాస్తులు అందజేయాలని కోరారు.

### విద్యుత్ షాక్‌తో ఒకరికి గాయాలు

సీతంపేట: విద్యుత్ షాక్‌కు గురైన చంటి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు చేస్తున్న ఆయన శనివారం ఉదయం వాష్ రూమ్‌కు వెళ్తుండగా, అక్కడి జారిపడిన విద్యుత్ వైరు అతడికి కాలికి తగులుకుంది. దీంతో అతడు షాక్‌కు గురై, గాయపడగా చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న చంటి కోలుకుంటున్నట్లు సమాచారం.

### విద్యార్థిని అదృశ్యంపై ఆరా



విద్యార్థిని అదృశ్యంపై ఆరాతీస్తున్న ఎంఈఓ నాగభూషణరావు

గరుగుబిల్లి: మండలంలోని రావివలస కేజీబీవీలో చదువుతున్న ఓ విద్యార్థిని అదృశ్యంపై ఎంఈఓ ఎన్.నాగభూషణరావు ఆరా తీశారు. శనివారం కేజీబీవీకి చేరుకున్న ఆయన అక్కడి ఆమె స్నేహితులు, సెక్యూరిటీ, సిబ్బందితో మాట్లాడి, వివరాలు సేకరించారు. విద్యార్థుల చదువుతో పాటు వారి క్రమశిక్షణ, నడవడికపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఏ విద్యార్థి ప్రవర్తనలో తేడా వచ్చినా సంబంధిత తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు.

### వాహనాల వేలంతో రూ.56,994 ఆదాయం



వాహనాల వేలంపాట నిర్వహిస్తున్న సీఐ మురళీధర్, ఎస్ఐ కిశోర్‌వర్మ

వీరఘట్టం: స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో డీఎస్పీ జి.వి.కృష్ణారావు ఆధ్వర్యంలో వాహనాల వేలంపాట శనివారం నిర్వహించారు. ఓ ఆటో, మూడు ద్విచక్ర వాహనాలను పాటదారులు 18 శాతం జీఎస్‌టీతో కలిపి రూ.56,994కు సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో పాలకొండ సీఐ మురళీధర్, దోనుబాయి ఎస్ఐ కిశోర్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.

### చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలి



కరపత్రాలు ఆవిష్కరిస్తున్న సీఐటీయూ నాయకులు

సీతంపేట: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమం జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు కోరారు. ఇదే విషయమై రూపొందించిన కరపత్రాలను స్థానిక సీఐటీయూ కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ సర్కారు దేశంలో అవినీతి పాలన కొనసాగిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ సామాన్యుల సంక్షేమం గాలికొదిలేశారని విమర్శించారు. కార్యక్రమంలో మండల కమిటీ నాయకులు రోయ్‌బారీ, సురేష్, ఉష తదితరులు పాల్గొన్నారు.

### బాంబు బ్లాస్టింగ్ పనులు ఆపండి



కొండ దగ్గర జరుగుతున్న బాంబు బ్లాస్టింగ్ పనులు అడ్డుకుంటున్న కోటిపాం గ్రామస్తులు

కొమరాడ: మండలంలోని కోటిపాం గ్రామం దగ్గరున్న అతిపెద్ద రాతిని తొలగించేందుకు చేపడుతున్న బాంబు బ్లాస్టింగ్ పనులను ఆపాలని గ్రామస్తులు కోరుతున్నారు. రైల్వే మూడో లైన్ ఏర్పాటుకు అడ్డుగా ఉన్న ఇక్కడి అతిపెద్ద రాయిని బాంబు పేల్చి తీసేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడి కొండపై ఉన్న వీరవేంకటసత్యనారాయణ ఆలయం బీటలు వారుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాంబులు పేల్చకుండా నెమ్మనెమ్మదిగా రాయిని తొలగించే పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

# 'వైఎస్సార్ ఆసరా'తో ఆర్థిక స్వావలంబన

'వైఎస్సార్ ఆసరా' మూడో విడత కార్యక్రమాన్ని ఏలూరు జిల్లాలోని దెందులూరులో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారం పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లోని అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, వైకేపీ కార్యాలయాల్లో అధికారులు, మహిళలు వీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకంతో మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు విరజిమ్ముతున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థికసాయం సద్వినియోగం చేసుకుని ఆర్థికస్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. –సాక్షి నెట్‌వర్క్



పాలకొండ: కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు



భామిని: టీవీలో వైఎస్సార్ ఆసరా పథకం లైవ్ ప్రోగ్రాం తిలకిస్తున్న మహిళలు



గుమ్మలక్ష్మీపురం: వైకేపీ కార్యాలయంలో వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న అధికారులు, డ్వాక్రా మహిళలు



సీతంపేట: కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు



భామిని: వైఎస్సార్ ఆసరా పథకం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న ఎంపీటీసీ చంద్రశేఖర్

# పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం



ఆకట్టుకున్న పౌష్టికాహార ప్రదర్శన

భామిని: పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కొత్తూరు ఐసీడీఎస్ పీఓ విమలకుమారి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పౌష్టికాహార పక్షోత్సవాలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ప్రతి రోజూ తినే ఆహారంలో పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఇచ్చే పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వయసు, ఎత్తుకు తగ్గ బరువు లేని చిన్నారులను గుర్తించి, వారి ఆరోగ్యం మెరుగుకు కృషి చేయాలన్నారు. అనంతరం పౌష్టికాహారాల ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం దొడ్ల భవాని, ప్రాజెక్టు బీపీఏ లత, ఎస్ఓ గౌష్ బేగం తదితరులు పాల్గొన్నారు.

# చిరుధాన్యాల ప్రయోజనాలపై అవగాహన



మాట్లాడుతున్న ఐసీడీఎస్ సింగుపురం సెక్టార్ సూపర్‌వైజర్ దశారత్నం

పాలకొండ రూరల్: మండలంలోని అవలంగి అంగన్‌వాడీ కేంద్రంలో చిరుధాన్యాల ప్రయోజనాలపై శనివారం అవగాహన కల్పించారు. ఐసీడీఎస్ ఎం.సింగుపురం సెక్టార్ సూపర్‌వైజర్ దశారత్నం మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యం కోసం చిరుధాన్యాలతో తయారు చేసిన పదార్థాలను తినాలన్నారు. ప్రతిఒక్కరూ తాము తినే రోజువారీ ఆహారంలో పౌష్టికాహారం ఉండేలా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులు రక్తహీనత బారినపడకుండా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం క్రమం తప్పకుండా తీసుకుని, ఆరగించాలన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు నాగలక్ష్మి, సంధ్యారాణి పాల్గొన్నారు.

# రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

● పాలకొండ డీఎస్పీ జి.వి.కృష్ణారావు



వాహనదారులతో మాట్లాడుతున్న పాలకొండ డీఎస్పీ కృష్ణారావు

వీరఘట్టం: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని పాలకొండ డీఎస్పీ జి.వి.కృష్ణారావు సూచించారు. శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. వాహనాలతో రోడ్లపైకి వచ్చేటప్పుడు సంబంధిత ధ్రువపత్రాలు వెంట తీసుకురావాలన్నారు. పరిమిత వేగం, ప్రయాణికులతో వాహనాలు నడపాలన్నారు. మద్యం తాగి, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటుబెల్టు పెట్టుకోవాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. అలాగే పెండింగ్ అపరాధ రుసుం చెల్లించాలన్నారు. ఆయన వెంట సీఐ మురళీధర్, ఎస్ఐ కిశోర్‌వర్మ ఉన్నారు.

# సమష్టి కృషితోనే మండల అభివృద్ధి



మాట్లాడుతున్న ఎంపీపీ బొంగు సురేష్

జియ్యమ్మవలస: సమష్టి కృషితోనే మండల అభివృద్ధి సాధ్యమని, ప్రజాప్రతినిధులు, అధికారులు మండల అభివృద్ధికి సహకరించాలని ఎంపీపీ బొంగు సురేష్ కోరారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించారు. తొలుత ఎంపీడీఓ ఎస్.రమేష్ ఒక్కో శాఖలో ఉన్న సమస్యలు, ఆ శాఖ ద్వారా జరిగిన అభివృద్ధి పనులు వివరించారు. రైతుల వద్ద ప్రస్తుతం 5 వేల టన్నుల వరకు ధాన్యం ఉందని, వాటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎంపీటీసీలు కోరగా, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరిస్తానని ఏఓ సమాధానమిచ్చారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడా అవినీతి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రతీ సోమవారం స్పందన కార్యక్రమం ద్వారా సచివాలయానికి అందే వినతులను పరిశీలించి, వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మూడడ్ల శశికళ, వైస్ ఎంపీపీ జి.సంపత్‌కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

### ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఏర్పాటుకు డిమాండ్

గుమ్మలక్ష్మీపురం: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయం ఏర్పాటు చేయాలని జిల్లా అభివృద్ధి వేదిక కన్వీనర్ పాలక రంజిత్‌కుమార్ ఓ ప్రకటనలో శనివారం డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఇక్కడ ఉపాధి కార్యాలయం (ఎంప్లాయిమెంట్ ఆఫీస్) ఏర్పాటు కాలేదని, దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారన్నారు. ఎంప్లాయిమెంట్ కోసం ఇక్కడి వారంతా విజయనగరం జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందన్నారు.

### కూలిన అగ్నిమాపక కేంద్రం శ్లాబ్



నేలకూలిన అగ్నిమాపక కేంద్రం శ్లాబ్

పాలకొండ: స్థానిక అగ్నిమాపక కేంద్రం శ్లాబ్ శనివారం నేలకూలింది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బాగా నానిపోవడంతో పైకప్పు పెచ్చులూడి కిందపడినట్లు సిబ్బంది తెలిపారు. ఆ సమయంలో అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిథిలావస్థకు చేరుకున్న ఈ కార్యాలయ భవనంలోనే సిబ్బంది గత కొన్నాళ్లుగా విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. ఇప్పటికైనా కొత్త భవనం మంజూరు చేసి, సిబ్బందిని తరలించాలని కోరుతున్నారు.

### 28, 31 తేదీల్లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాలు

పార్వతీపురం టౌన్: పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో మార్చి 28, 31వ తేదీలలో వైఎస్సార్ ఆసరా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండల స్థాయి, పురపాలక సంఘం రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం నిర్వహించిన ఆసరా సమావేశాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 28వ తేదీన పార్వతీపురం మండలం, అర్బన్‌కు సంబంధించి 31వ తేదీన పురపాలక సంఘం పరిధిలో వైఎస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమం సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో లబ్ధిదారులు అందరూ పాల్గొనేలా చూడాలని ప్రభుత్వం చేస్తున్న మేలును ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ కార్యక్రమాలను అత్యంత విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్వతీపురం మండలం జెడ్పీటీసీ బలగ రేవతమ్మ, ఎంపీపీ మజ్జి శోభారాణి, మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మి రమేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి పాల్గొన్నారు.

### శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు..

సాలూరు: శాంతిభద్రలకు విఘాతం కలిగించరాదని పట్టణ ఎస్‌హెచ్ఓ శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో శుక్ర, శనివారాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలతో గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చట్టాలను ఎవరు అతిక్రమించరాదని అన్నారు. పబ్లిక్ పరీక్షలు, శ్రీరామనవమి ఉత్సవ వేడుకలు నిర్వహణ తదితర పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక సూచనలు చేశారు. చట్టాలను అధిగమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

# 'గడప గడపకు మన ప్రభుత్వం' పనులు పూర్తి చేయండి



ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు సూచనలిస్తున్న ఎంపీడీఓ సాల్మన్‌రాజు

గుమ్మలక్ష్మీపురం: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో గుర్తించి, చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయండి అని ఎంపీడీఓ ఎస్.సాల్మన్‌రాజు సూచించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో గ్రామ సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్పంచ్‌లతో సమావేశమైన ఆయన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన గ్రామాల్లో పలు అభివృద్ధి పనుల నిర్వహణకుక ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అయితే ఆయా పనులను కొన్నిచోట్ల ప్రారంభించలేదని, మరికొన్నిచోట్ల ప్రారంభించినా పనులు పూర్తి కాలేదన్నారు. త్వరితగతిన ఆ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని కోరారు. సాంకేతిక, మరే ఇతర కారణాల వల్ల నిలిచిపోయిన పనులను తన దృష్టికి తీసుకురావాలన్నారు.

# సమయపాలన పాటించాలి



గోపాలపురం సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఎంపీడీఓ త్రినాథులు

పాలకొండ రూరల్: సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఎంపీడీఓ డొంక త్రినాథులు సూచించారు. శనివారం మండలంలోని గోలపాపురం, అంపిలి గ్రామ సచివాలయాలను సందర్శించిన ఆయన అక్కడి సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం సచివాలయానికి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా నడుచుకుని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. అలాగే అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో నదీ పరివాహన ప్రాంతాల్లోని ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు.

# గైనిక్ సమస్యలపై అప్రమత్తం కావాలి



విద్యార్థుల ఆరోగ్యంపై ఆరాతీస్తున్న వైద్య సిబ్బంది

సీతంపేట: కౌమార బాలికలు, మహిళలంతా గైనిక్ సమస్యలపై అప్రమత్తం కావాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయపార్వతి అన్నారు. శనివారం స్థానిక గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గైనిక్ సమస్యలు, తీసుకోవాల్సిన వైద్యం, చికిత్సపై అవగాహన కల్పించారు. గైనిక్ సమస్య తలెత్తిన వెంటనే ఆస్పత్రిని సందర్శించి, వైద్యుల సలహాలు, సూచనలు పాటించి, చికిత్స చేసుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థినుల ఆరోగ్యంపై ఆరాతీశారు. కార్యక్రమంలో గైనికాలిజిస్ట్ షణ్ముఖి, హెచ్ఎం ఎ.లిల్లీరాణి, హెచ్‌డబ్ల్యూఓ పి.అమల తదితరులు పాల్గొన్నారు.

# చిన్నారులకు విధిగా టీకాలు వేయాలి



వైద్యారోగ్య సిబ్బందికి సూచనలిస్తున్న డీఐఓ జగన్‌మోహన్‌రావు

● జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్‌మోహన్‌రావు

గరుగుబిల్లి: చిన్నారులకు విధిగా టీకాలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డీఐఓ) టి.జగన్‌మోహన్‌రావు సూచించారు. శనివారం మండలంలోని ఎస్.ఆర్.పేట, వల్లరగుడబ, చినగుడబ, పెదగుడబ గ్రామాల్లో చిన్నారులకు వేస్తున్న టీకాలను ఆయన పరిశీలించారు. వివిధ వ్యాధులు రాకుండా ముందస్తుగా వయసును బట్టి, చిన్నపిల్లలకు వేయాల్సిన టీకాలను సకాలంలో వేయాలని వైద్యారోగ్య సిబ్బందికి తెలిపారు. అలాగే తర్వాత వేసే టీకాల తేదీలను కూడా వారికి చెప్పాలన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి, వ్యాక్సినేషన్‌పై ఆరాతీశారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు శర్మ, జయగౌడ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

# నష్టపోయిన రైతులను ఆదుకోవాలి



రైతుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలనాయుడు

పాలకొండ రూరల్: మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు కోరారు. మండలంలోని ఉంబూరు గ్రామంలో శనివారం కురిసిన వర్షానికి తడిసిన ధాన్యం బస్తాలు, ధాన్యపురాశులను పరిశీలించిన ఆయన ధాన్యంతో పాటు పలుచోట్ల సాగులో ఉన్న అరటి, మొక్కజొన్న, కూరగాయల పంటలు పాడయ్యాయన్నారు. అధికారులు బాధిత రైతులకు అండగా నిలిచి, నష్టపరిహారం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట సంఘ నాయకులు వి.రమణ, గోపినాయుడు, కె.సుధాకర్, రాము, శంకరరావు ఉన్నారు.

# సామాజిక తనిఖీలో వెలుగు చూసిన అక్రమాలు

పాచిపెంట: మండలంలోని 2021 – 22, 22 – 23 ఆర్థిక సంవత్సరాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌పీలు పంచాయతీ వారీగా నివేదికలు చదివి వినిపించారు. పలు పంచాయతీల్లో చనిపోయిన వారి పేరిట వేతనాలు చెల్లించినట్లు, కొలతల్లో తేడాలు, పాస్ ఆర్డర్ లేకుండా బిల్లులు చెల్లించినట్లు ప్రజావేదికలో వెల్లడించారు. వీటిపై విచారణ జరపాలని ఏపీడీని డ్వామా పీడీ రామచంద్రరావు ఆదేశించారు. పణుకువలస పంచాయతీకి ఏర్పడి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్‌ను నియమించలేదని సర్పంచ్ చీమల సావిత్రి పీడీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమానికి పలువురు మండల అధికారులు గైర్హాజరు కావడంపై పీడీ అగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.

# బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో చేర్చవద్దు





ఒంటికాలిపై నిల్చొని నిరసన తెలియజేస్తున్న గిరిజన సంఘం నాయకులు



సీతంపేట: ర్యాలీ చేస్తున్న గిరిజనులు

గుమ్మలక్ష్మీపురం: బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ఏపీ గిరిజన సంఘం నాయకులు మండంగి రమణ, కోలక అవినాష్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఆయా కులాలను ఎస్టీల్లో చేర్చేందుకు చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ శనివారం స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట వారు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఎస్టీల్లో చేర్చొద్దని, అలా చేస్తే గిరిజనులకు అన్యాయం చేసిన వారవుతారన్నారు.

సీతంపేట: బోయ, వాల్మీకి కులాల వారిని ఎస్టీల్లో చేర్చవద్దని గిరిజన సంఘం నాయకులు బి.అప్పారావు, సాంబయ్య, భాస్కరరావు, సీఐటీయూ జిల్లా నాయకుడు దావాల రమణారావు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వీరంతా స్థానిక పట్టణంలో శనివారం ర్యాలీ చేపట్టి, అనంతరం బస్టాండ్ దగ్గర మానవహారంగా ఏర్పడి, ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కులాలను ఎస్టీల్లో చేర్చితే నిజమైన ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని, ఇది ఎస్టీ కులాల హక్కులకు భంగం కలిగించినట్లేనని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని ఎస్టీ జాబితాలో చేర్చవద్దని, ఒకవేళ చేరిస్తే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.